క్లుప్తంగా

బాధ్యతల స్వీకరణ


రాయలింగు

మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపల్ కమిషనర్‌గా తుంగపిండి రాయలింగు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారిస్తానన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రభుత్వం నుంచి తీసుకువచ్చిన నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. బాధ్యతలు అనంతరం ఆయన్ను పలువురు సన్మానించారు.

లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్‌గా మారుతిప్రసాద్


మారుతిప్రసాద్

లక్సెట్టిపేట: మున్సిపల్ కమిషనర్‌గా మారుతిప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా విధులు నిర్వహించిన రాజశేఖర్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. మంచిర్యాల కమిషనర్ బదిలీపై ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.

మద్యం నిషేధించాలని నిరసన


ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

భీమిని: కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో మద్యం నిషేధించాలని గ్రామస్తులు ప్లకార్డులతో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నాటుసారా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. పలువురు నాటుసారా తాగి అనారోగ్యం బారినపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం, నాటుసారా విక్రయించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం నిషేధించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ పెద్దలు, మహిళలు, యువతి, యువకులు పాల్గొన్నారు.

108 అంబులెన్స్ తనిఖీ


రికార్డులు పరిశీలిస్తున్న సంపత్, తదితరులు

తాండూర్: మండలంలోని 108 అంబులెన్స్‌ను ఈఎంఈ సంపత్ శుక్రవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అంబులెన్స్ నిర్వహణ తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించాలని సూచించారు. తనిఖీల్లో అంబులెన్స్ పైలెట్ ఖలీల్, ఈఎంటీ ప్రశాంత్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

మందమర్రిరూరల్: మండలంలోని గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. మండలంలోని శంకర్‌పల్లి, సారంగపల్లి పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీడీవో రాజేశ్వర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. వచ్చే నెల 10లోగా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. వారి వెంట ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.

కోతుల బెడదకు బోను ఏర్పాటు

జన్నారం: కోతుల బెడద నివారణకు కలమడుగు గ్రామ నరనారాయణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ స్వదేశ్‌కుమార్ తన సొంతఖర్చులతో శుక్రవారం బోను ఏర్పాటు చేశారు. బోనులో చిక్కిన వెంటనే వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతామని స్వదేశ్‌కుమార్ తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు బోను తయారు చేయించినట్లు పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

భీమిని: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని భీమిని ఎంఈవో కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని ఖర్జీభీంపూర్, భీమిని ఎస్సీ కాలనీ, కేజీబీవీ బాలికల పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం కేజీబీవీ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి రాబోయే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రత్యేకాధికారి శారద, ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు.

చి(చె)త్త శుద్ధి ఏది?


రైతుబజారు స్థలంలో డంప్ చేస్తున్న చెత్త

- దశదిశ లేని డంప్‌యార్డు
- రైతుబజారు స్థలంలో పారబోస్తున్న చెత్త
- అక్కడి నుంచి ట్రాలీలు, ట్రాక్టర్లలో తరలింపు

బెల్లంపల్లి: ద్వితీయశ్రేణి బెల్లంపల్లి మున్సిపాలిటీలో డంప్‌యార్డు సమస్యకు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించడం లేదు. మున్సిపాలిటీ ఏర్పడి 38 ఏళ్లు కావస్తున్నా నేటికి శాశ్వత ప్రాతిపదికన డంప్‌యార్డు ఏర్పాటు కాలేదు. ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ ఖాళీస్థలాలు, శ్మశానవాటికల్లో నిర్వహిస్తుండటంతో సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం గోల్‌బంగ్లా బస్తీ వెనకాల ఉన్న హిందూ శ్మశానవాటికలో చెత్తను డంప్ చేస్తుండటంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో తాత్కాలికంగా మరో ప్రాంతాన్ని ఎంపిక చేసి చెత్త పారబోస్తున్నారు. సోమగూడెం శివారు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి డంప్‌యార్డు నిర్వహిస్తున్నారు. అయితే సేకరించిన చెత్తను నేరుగా ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల్లో తీసుకువెళ్లకుండా పట్టణ నడిబొడ్డులో పోగు చేసి పట్టుకెళ్తుండటంతో మరో సమస్య ఉత్పన్నమైంది. అనాలోచిత విధానాలతో పురప్రజల నుంచి మున్సిపల్ అధికారులు విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఏం చేస్తున్నారంటే..

మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటి ద్వారా సేకరించిన చెత్తను నేరుగా డంప్‌యార్డుకు తరలించడం లేదు. పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న రైతుబజారు కోసం కేటాయించిన స్థలంలో ప్రధాన రహదారి, ఇళ్లను ఆనుకుని ట్రాలీలు, ట్రాక్టర్ల నుంచి తీసుకువచ్చి డంప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి జేసీబీలతో సోమగూడెం ప్రాంతంలో ఉన్న డంప్‌యార్డుకు ట్రాక్టర్ల ద్వారా చెత్తను రవాణా చేస్తున్నారు. రైతు బజారు స్థలంలో చెత్తను కుప్పలుగా పారబోస్తుండటంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు ముసురుతున్నాయి. సమీప ఇళ్లప్రజలు ఆ దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు. బస్తీల నుంచి సేకరించిన చెత్తాచెదారాన్ని నేరుగా రైతు బజారు ప్రాంతంలో డంప్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

సరైన విధానం లేని అధికారులు

డంప్‌యార్డు ఏర్పాటులో మున్సిపల్ అధికారులకు సరైన విధానం లేకుండాపోతోంది. మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి అదేతీరుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు మారిన డంప్‌యార్డు ఏర్పాటు, నిర్వహణ పట్ల ఎవరికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పురప్రజలకు శాపంగా మారింది. వారి ఓట్లతో గెలిచిన బల్దియా ప్రజాప్రతినిధులు ఐదేళ్లలో డంప్‌యార్డు కోసం పట్టించుకున్న పాపానపోలేదనే విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి రోజువారీగా 25 మెట్రిక్ టన్నుల వరకు చెత్త పోగవుతున్నట్లు అంచనా వేసిన అధికారులు దాన్ని డంప్‌చేసే ప్రాంతాన్ని శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా రైతుబజారు స్థలంలో చెత్తను డంప్ చేయకుండా సరైన విధానాన్ని అనుసరించాలని పురప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాసరావుకు 'సాక్షి'ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

విద్యుదాఘాతంతో లారీ క్లీనర్ మృతి

- ఆలస్యంగా వెలుగులోకి ఘటన


సాయి (ఫైల్)

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్ గోదావరి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మహాప్రస్థానం (వైకుంఠధామం) వద్ద ఈ నెల 30న విద్యుత్ షాక్ తగిలి లారీ క్లీనర్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం ఎంవీకే 5 ఇంక్‌లైన్ మాదారానికి చెందిన కోట నాగేందర్ కుమారుడు సాయి (25) మంచిర్యాలకు చెందిన లారీల యజమాని చక్రపాణి వద్ద కొంత కాలంగా క్లీనర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చక్రపాణికి చెందిన లారీల ద్వారా వైకుంఠధామానికి కొద్ది రోజులుగా మట్టి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30న జిల్లా కేంద్రంలో వైకుంఠధామంలో మట్టి లోడ్, అన్‌లోడ్ చేస్తున్నారు. ఈక్రమంలో లారీ డ్రైవర్ తేండ్ర ఉదయ్‌వర్ధన్ అజాగ్రత్తగా లారీని హైడ్రాలిక్ ద్వారా పైకి లేపగా పైనున్న కరెంట్ తీగలు తగిలాయి. ఈక్రమంలో లారీని పట్టుకుని ఉన్న సాయికి విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సాయి తండ్రి నాగేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, సాయి కుంటుంబాన్ని ఆదుకుంటానని లారీ యజమని చక్రపాణి భరోసా కల్పించినట్లు సమాచారం.

సంక్షిప్త వార్తలు

బీసీ యుద్ధభేరి సభ విజయవంతం చేయాలి

పాతమంచిర్యాల: వరంగల్‌లో ఆదివారం నిర్వహించే బీసీ యుద్ధ భేరి సభను విజయవంతం చేయాలని బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కనుకుట్ల మల్లయ్య పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సభకు బీసీలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. బీసీ ఐక్యవేదిక జిల్లా కమిటీ సభ్యులు అంజయ్య, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రాజేశం, నాయకులు రామదాసు, రాజయ్య, రాజమౌళి పాల్గొన్నారు.

యుద్ధభేరి విజయవంతం చేయాలి

నస్పూర్: హలో బీసీ–చలో వరంగల్ పేరుతో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరి సభ విజయవంతం చేయాలని గొల్లకుర్మహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యాదబోయిన రాజన్నయాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో సభ వాల్‌పోస్టర్లను నాయకులతో విడుదల చేశారు. బీసీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డెపల్లి మనోహర్, జాతీయ బీసీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు పోచమల్లు, ప్రవీణ్, జక్కుల మల్లేశ్, సొమ్ము రాజయ్య, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

బాలికలు అన్నిరంగాల్లో ముందుండాలి

మంచిర్యాలఅర్బన్: బాలికలు అన్నిరంగాల్లో ముందుండాలని సెక్రటరీ ఆఫ్ డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అర్పితా అన్నారు. స్థానిక జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో మంచిర్యాలలో బాలికల హక్కులు, రక్షణపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుపై శ్రద్ధచూపుతూ లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు. ఏవైనా సలహా కోసం 15100లో సంప్రదించాలన్నారు. మహిళా సాధికారత డిస్ట్రిక్ కోఆర్డినేటర్ సౌజన్య, ఛీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మహ్మద్ సంధాని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన

వేమనపల్లి: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. డ్రైవింగ్, హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ గురించి ఎస్సై శ్యాంపటేల్ వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాల స్థలం కబ్జాపై ఫిర్యాదు

భీమిని: మండలంలోని వడాల ప్రాథమిక పాఠశాల స్థలం కబ్జాపై గ్రామస్తులు శుక్రవారం జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు అందజేశారు. స్థలం కబ్జా నుంచి రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

లక్సెట్టిపేట: రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిళి రమేశ్ అన్నారు. స్థానిక ఐబీ ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు.. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు అవాస్తవాలను ప్రజలు నమ్మరని తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆరీఫ్, నాయకులు నాగభూషణం, శ్రీనివాస్, అశోక్, రాజు, చంద్రమౌళి, స్వామి, అమీర్ పాల్గొన్నారు.

ఘనంగా వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

జన్నారం: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో శుక్రవారం వాసవీమాత ఆత్మార్పన దినోత్సవాన్ని ఆర్యవైశ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాసవీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్, నాయకులు సత్తయ్య, కిరణ్, వేణుగోపాల్, రమేశ్, సంతోష్,సత్యనారాయణ, చందు, లచ్చన్న పాల్గొన్నారు.

'లక్ష డప్పులు వేయి గొంతుకల' జయప్రదం చేయాలి

లక్సెట్టిపేట: హైదరాబాద్‌లో ఈనెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేయి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జి చిప్పకుర్తి నారాయణ కోరారు. మండల కేంద్రంలోని గురునానక్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అనంతరం మండల, పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఆవునూరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మంద మధు, ఉపాధ్యక్షులుగా చందు, ప్రశాంత్, కోశాధికారిగా దిలీప్, కార్యదర్శులుగా సిసింద్రి, సంతోష్, గౌరవాధ్యక్షుడిగా మహేందర్, పట్టణ అధ్యక్షుడిగా కల్లెపల్లి విక్రమ్, ప్రధాన కార్యదర్శిగా అడ్లూరి శివకుమార్, ఉపాధ్యక్షులుగా చాతరాజు శివకుమార్, సత్యనారాయణ, కోశాధికారిగా గణేశ్, కార్యదర్శిగా రాకేశ్ ఎన్నికయ్యారు.

'మహా ప్రదర్శనపై అసత్య ఆరోపణలు'

చెన్నూర్‌రూరల్: లక్ష డప్పులు, వేయి గొంతుకల మహా ప్రదర్శనపై పిడమర్తి రవి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీశ్ అన్నారు. చెన్నూర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించేది సబ్బండ వర్గాల కళానేతలు, ఎమ్మార్పీఎస్ జాతీయ మండలి కవులు, కళాకారులు, నాయకులు, కార్యకర్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సమ్మయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

చెన్నూర్‌రూరల్: పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.కొమురయ్య శుక్రవారం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

పరామర్శ

కాసిపేట: కాసిపేట, ముత్యంపల్లి గ్రామాల్లో వివిధ కారణాలతో ఐదుగురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య ఉన్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు సన్మానం


వినోద్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న యూత్‌నాయకులు

తాండూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో మండల యూత్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. మండలంలో నిర్వహిస్తున్న కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు పి.విష్ణు కల్యాణ్, జనరల్ సెక్రెటరీ పి.అరుణ్‌కుమార్, కాంగ్రెస్ తాండూర్ అధ్యక్షుడు ఎస్.శ్రీధర్ ఉన్నారు.

ఘనంగా గద్దర్ జయంతి

దండేపల్లి: ప్రజానౌక, ప్రజాగాయకుడు గద్దర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై గద్దర్ చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోళ్ల రాజమల్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జిల్లా సభ్యులు అంజన్న, నాయకులు భీంరావ్, తిరుపతి, రామన్న, లక్ష్మణ్, రాజలింగు, మోసీ, బాణయ్య పాల్గొన్నారు.

జన్నారం: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ రియాజొద్దీన్, కాంగ్రెస్ నాయకులు కరుణాకర్, ముజ్జు, ఎల్లయ్య, బీఆర్‌ఎస్ నాయకులు ఫజల్‌ఖాన్, భరత్‌కుమార్, సీపీఐ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.


జన్నారం: నివాళులర్పిస్తున్న నాయకులు

హెల్మెట్ ధరించాలి


జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్న ఏసీపీ

చెన్నూర్‌రూరల్: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చెన్నూర్ పోలీసుస్టేషన్ నుంచి జెండా ఊపి బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. చెన్నూర్ పట్టణ.రూరల్ సీఐలు రవిందర్, సుధాకర్, ఎస్సైలు పాల్గొన్నారు.

ఖుర్షీద్ అలీ సేవలు మరువలేనివి

మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ ఖుర్షీద్ అలీని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు సన్మానించారు. రెవెన్యూ శాఖలో 33 ఏళ్లుగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్‌పాండే మాట్లాడుతూ ఖుర్షీద్ అలీ శేష జీవితం ఆనందంగా గడపాలన్నారు. మందమర్రి తహసీల్దార్ సతీశ్‌కుమార్, నస్పూర్ తహసీల్దార్ హరిత, హాజీపూర్ నాయబ్ తహసీల్దార్ రాజేశ్వర్ రావు, గిర్దావర్లు యేసయ్య, మంగ, శాఖల అధికారులు పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

బెల్లంపల్లి: దళిత సామాజికవర్గానికి చెందిన ప్రభుత్వ మహిళ అధికారి విధులకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 2 వార్డులో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే సమాచారంతో తహసీల్దార్ వెళ్లగా ఆమె పట్ల నాయకులు దురుసుగా వ్యవహరించారని తెలిపారు. అధికార పార్టీ తమదని, మా వాళ్లు చేపడుతున్న నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని అమర్యాదగా మాట్లాడిన మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు అతని వెంట వెళ్లిన మరికొందరు కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షుడు అరుణ్, బీఆర్‌ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు అరుణ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అలీ, బీఆర్‌ఎస్ నేతలు గోపి, సతీశ్, మహేశ్, చరణ్, శ్రీనివాస్, రోషన్, సురేశ్ పాల్గొన్నారు.

■ బొగ్గుబాయి వార్తలు

రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం


ఆర్కే 6 గనిలో సన్మానిస్తున్న మేనేజర్ తిరుపతి

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గనిలో రిటైర్డ్ ఉద్యోగులను గని మేనేజర్ ఈ.తిరుపతి సన్మానించారు. శుక్రవారం గనిపై జరిగిన కార్యక్రమంలో పెద్ది నారాయణ, ఆకుల రవీందర్, అలౌత్ లచ్చు, ఎర్ర బత్తుల నారాయణలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. గణతంత్ర వేడుకల్లో ఉత్తమ కార్మికులుగా సన్మానం పొందిన గొర్రె నర్సయ్య, రాజిరెడ్డిలను సన్మానించి అభినందనలు తెలిపారు. గని రక్షణ అధికారి శ్రీనివాస్, అధికారులు కొముురయ్య, శ్యాం, ఎస్పీ వర్మ, సంక్షేమాధికారి సురేందర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సంఘం సదానందం, కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, నాయకులు నరసయ్య, రాంచందర్, నగేశ్, సంతోష్ పాల్గొన్నారు.

- ఆర్కే 7 గనిలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను గ్రూప్ ఏజెంట్ రాజేందర్ సన్మానించారు. గని ఇన్‌చార్జి మేనేజర్ సంతోష్‌రావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు కిషన్‌రావు, అధికారులు ప్రవీణ్, రమేశ్, జగదీశ్, రవీందర్ బాలకృష్ణ, సంక్షేమాధికారి శంతన్, ఫిట్ సెక్రెటరీ సారయ్య పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా సర్వే అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన ఎం.వెంకటేశంను ఇన్‌చార్జి ఎస్‌ఓటుజీఎం శ్రీధర్‌రావు సన్మానించారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. అధికారుల సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, ఏజీఎం మురళీధర్, డీజీఎంలు చిరంజీవులు, ఆనంద్‌కుమార్, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు.

భౌతికశాస్త్ర పరీక్షలో ప్రతిభ


దండేపల్లి: మెమొంటోలు అందిస్తున్న పరీక్షల ఇన్‌చార్జి

దండేపల్లి: మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రంలో మండలస్థాయి ప్రతిభ పరీక్ష పోటీలు నిర్వహించారు. పోటీల్లో వెల్గనూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్షయ ప్రథమ బహుమతి, వైష్ణవి (ద్వితీయ), గుడిరేవు ఉన్నత పాఠశాల విద్యార్థి అంజి, లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థి సాయిచరణ్ (తృతీయ) బహుమతులు గెలుచుకున్నారు. పరీక్షల ఇన్‌చార్జి అప్పాల మనోహర్ వారికి బహుమతులు అందించారు. హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు ప్రమోద్, రాజేశ్వర్‌రావు, రమేశ్, రాజన్న, వినోద్, రాజశేఖర్, శ్రీనివాస్, సీఆర్పీ నర్సయ్య పాల్గొన్నారు.

తాండూర్: ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ రాష్ట్ర శాఖ సూచనల మేరకు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్‌కు మండలంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి ముగ్గురేసి చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చాటిన ముగ్గురిని జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షకు ఎంపిక చేశారు. ఎంపికైనవారిలో ఎస్.జశ్వంత్ (అచ్చులాపూర్ జెడ్పీ హైస్కూల్), ఎ.కిరణ్ (రేచినీ జెడ్పీ హైస్కూల్), ఎస్.వైష్ణవి (తాండూర్ కేజీబీవీ) ఉన్నారు. నిర్వాహకులు వారికి మెమొంటోలు అందజేశారు. ఎంఈవో మల్లేశం, తాండూర్ కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్, ఎఫ్‌పీఎస్‌టీ రాష్ట్ర బాధ్యుడు విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాసిపేట: కాసిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మండలస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఈవో వెంకటేశ్వరస్వామి హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పాటుచుకోని సాధించేందుకు కృషి చేయాలన్నారు. టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటిలకు ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సాంబమూర్తి, ఎఫ్‌పీఎస్‌టీ జిల్లా బాధ్యులు రాజేశం, కోఆర్డినేటర్ అన్నం రమణారెడ్డి పాల్గొన్నారు.

మున్సిపల్ మాజీ చైర్మన్లకు సన్మానం



పెంట రాజయ్య, అర్చన రాంలాల్ గిల్డా దంపతులను సన్మానిస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మంచిర్యాలటౌన్/చెన్నూర్‌రూరల్: ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్లను శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఆధ్వర్యంలో సన్మానించారు. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట, చెన్నూర్ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ఈసంపల్లి ప్రభాకర్, నల్మాసు కాంతయ్య, అర్చన రాంలాల్ గిల్డాను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మటన్ షాపులపై దాడులు


కుళ్లిన మాంసాన్ని పరిశీలిస్తున్న అధికారులు

చెన్నూర్‌రూరల్: ప్రజాఫిర్యాదుల నేపథ్యంలో చెన్నూర్ కొత్త బస్టాండ్ ఏరియాలోగల పలు మటన్ షాపులపై మున్సిపల్, వెటర్నరీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కుళ్లిన మాంసాన్ని గుర్తించిన వెటర్నరీ డాక్టర్ సతీశ్ షాపులను సీజ్ చేసి యజమానులపై కేసులు నమోదు చేశారు. అనంతరం కుళ్లిన మాంసాన్ని మున్సిపల్ వాహనంలో డంప్‌యార్డుకు తరలించారు. గడువు ముగిసినా వ్యాపార లైసెన్స్‌ల రెన్యువల్ చేసుకోనివారికి నోటీసులు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు.

ఉచిత కంటి వైద్యశిబిరం

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా గాంధీనగర్‌లోని శారదశి మందిర్‌హైస్కూల్ ఉచితకంటి వైద్యశిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్, మంచిర్యాల సఖీ సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. 70 మందికి నేత్ర వైద్యులు రాకేశ్‌రెడ్డి, అభిషేక్ వైద్యపరీక్షలు నిర్వహించారు. 27 మందికి వచ్చేనెల 13 రేకూర్తిలో శస్త్ర చికిత్స చేయనున్నట్లు సభ్యులు తెలిపారు. మాజీ కౌన్సిలర్ మేకల దాసు పాల్గొన్నారు.

సాక్షి
సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
మంచిర్యాల : © 9010299065, 9951602823
Office mail : knrjagati@gmail.com

సాక్షి పాఠక మహాశయులకు విజ్ఞప్తి
మీకు సాక్షి దినపత్రిక అందడంలో ఏమైనా ఇబ్బందులున్నా లేక సాక్షికి బదులుగా ఇతర దిన పత్రికలు వేస్తున్న యెడల ఈ ఫోన్ నంబర్లకు ఉదయం 7.00 గం॥ల నుండి రాత్రి 8.00 గం॥ల లోపు తెలుపగలరు. వెంటనే తగు చర్యలు తీసుకోబడును.
తిరుపతి, ACO - 7997958206
మంచిర్యాల : సల్మాన్‌ఖాన్ - 7995855506
బెల్లంపల్లి : సంపత్ - 7036227114
చెన్నూర్ : సంపత్‌కుమార్ - 9949708989
టోల్ ఫ్రీ నెం. : 1800 425 9899